సాక్షి
నారాయణపేట

గురువారం ׀ 1 ׀ జూన్ ׀ 2023



కొలువుదీరిన పాలకమండలి

జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయ నూతన పాలక మండలి బుధవారం కొలువుదీరింది.

వివరాలు 8లో ►



నిలకడగా ఉల్లి ధరలు

దేవరకద్రలో బుధవారం జరిగిన ఉల్లి పాయల వేలంలో ధరలు నిలకడగా ఉన్నాయి.

వివరాలు 8లో ►

గరిష్టం/కనిష్టం
41.8 /23.5

వాతావరణం

ఉదయం నుంచి ఎండ ప్రభావం ఉంటుంది. ఉక్కపోత పెడుతుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది.

న్యూస్‌రీల్

పొగాకు వాడకాన్ని త్యజించాలి



నారాయణపేట రూరల్: ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ పొగాకు వాడకాన్ని త్యజించాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆయన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా మనిషి జీవితకాలాన్ని తగ్గిస్తుందని, వివిధ రకాలైన రోగాలకు కారణం అవుతుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు, సౌభాగ్యలక్ష్మి, బిక్షపతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీని బర్తరఫ్ చేయాలి



నారాయణపేట రూరల్: మహిళా రెజ్లర్లపై లైంగికదాడులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌చరణ్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని పీవైఎల్, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఆందోళన చేపట్టారు. స్థానిక సత్యనారాయణచౌరస్తాలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర సహకార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో ముందుకు పోతున్న బీజేపీ అధిష్టానం మహిళలకు రక్షణ కల్పించడంతో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉండటం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో క్రీడా రంగానికి వచ్చి, పతకాలు సాధించి దేశానికి పేరు తేవాలనుకుంటే ఇలా మానసికంగా, లైంగికంగా వేధించడం అవమానకరమన్నారు. ప్రధాని చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. లక్ష్మి, సౌజన్య, కళావతి, సునీత, భాగ్యలక్ష్మి, రాము, అంబదాస్, లాలుప్రసాద్, సతీష్, కనకప్ప, గట్టన్న పాల్గొన్నారు.

కొనసాగుతున్న కేజీబీవీ బదిలీల ప్రక్రియ

మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించగా.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ గత పది రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయంలో బదిలీ అయ్యే వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 24 దరఖాస్తులు రాగా.. ఇందులో కేవలం 9 మందికి మాత్రమే బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించగా 3 దరఖాస్తులను తిరస్కరించారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏ కేజీబీవీలోకి అయిన బదిలీ అయ్యేందుకు బుధవారం రాత్రిలోగా వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారికి గురువారం డీఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులైన వారికి బదిలీకి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 3న పూర్తిస్థాయి బదిలీకి ఆర్డర్లు జారీ చేయనున్నారు.

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు

గద్వాల: తెలుగు వారి సాంప్రదాయ జానపద శాస్త్రీయ నృత్య కళావైభవం మరోసారి గద్వాల బాలభవన్‌పై వెల్లువిరిసింది. జానపద, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, లంబాడీ, శాస్త్రీయ నృత్యాలలో చిన్నారులు చక్కని ప్రదర్శనలు ఇచ్చి కళాభిమానుల కరతాల ధ్వనులందుకున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు గద్వాల బాలభవన్‌లో వేసవి శిక్షణా శిబిరం ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలకు ఆర్డీఓ రాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నృత్యాలు పరిపూర్ణంగా దోహదపడతాయన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. తెలుగువారి లోగిళ్లలో విరిసిన సంగీత, నృత్య, జానపద నృత్యాలు నేటి తరానికి నేర్పించాల్సిన బాధ్యత అందరు గుర్తించాలన్నారు.

బడిబాటకు వేళాయె



కోస్గిలో బడిబాట ర్యాలీ నిర్వహిస్తున్న బీసీకాలనీ విద్యార్థులు (ఫైల్)

1 నుంచి పాఠశాలల్లో సన్నాహక కార్యక్రమాలు

- 3- 17 వరకు స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
- 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
- గతేడాది ప్రభుత్వ బడులు సాధించిన విజయాలపై అవగాహన
- పెద్దఎత్తున విద్యార్థులను చేర్పించేలా కసరత్తు

మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ కోస్గి : వేసవి సెలవులు పూర్తి కావడంతో విద్యార్థులు బడిబాట పట్టే సమయం వచ్చింది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరగనుంది. అందుకోసం 1 నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో సన్నాహక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొదటిరోజు ఉపాధ్యాయులకు 3- 9వ తేదీ వరకు చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం సూచించనుంది. అందుకోసం ప్రొఫెసర్ జయశంకర్ 'బడిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతేడాది పాఠశాలలు సాధించిన విజయాలను చూపిస్తూ.. ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ప్రోత్సహించాల్సి ఉంది.

విస్తృతంగా కార్యక్రమాలు

గురువారం నుంచి సన్నాహక కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాలు, ఆశ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమం విజయవంతం చేసేందుకు రోజువారి కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. అనంతరం 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పూర్తయ్యాక 3 నుంచి 9వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలి. దానికి అనుగుణంగా గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు చేపట్టాలి. ర్యాలీల్లో బ్యానర్లు ప్రదర్శిస్తూ.. కరపత్రాలను పంచాలని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాల అభివృద్ధి, మన ఊరు- మన బడితో పాఠశాలల్లో మార్పులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ఎఫ్ఎల్ఎన్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించి విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు వంటి ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించాలి. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులు, ఇతర ఎన్‌సీసీ, సైన్స్, స్పోర్ట్స్ వంటి వాటిలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరించాలి. మానసిక, శారీరక దివ్యాంగులైన 14 ఏళ్లలోపు విద్యార్థులను గుర్తించి వారిని స్థానిక భవిత కేంద్రాల్లో చేర్పించాలి.

బలోపేతానికి కృషి చేయాలి..



తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చి సర్కారు బడులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమం అమలుచేయాలని ఆదేశాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలి. తల్లిదండ్రులు సైతం ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాలను గుర్తించి తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలి.

– విద్యాసాగర్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి

రోజువారీ నివేదిక..

జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో బడిబాట డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. అందులో రాష్ట్రస్థాయిలో బడిబాటలో కొత్తగా చేరిన పిల్లల జాబితాను ప్రతిరోజూ నివేదించడానికి ఒక ఇన్‌చార్జ్‌ను, జిల్లాస్థాయిలో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడానికి ఒక అధికారిని నియమిస్తారు. అలాగే కేజీబీవీలో చేరిన విద్యార్థుల వివరాలను తెలియజేయడానికి జిల్లాస్థాయిలో కేజీబీవీఎస్, యూఆర్ఎస్ కోసం ప్రత్యేక బడిబాట డెస్క్ ఏర్పాటు చేయాలి. కొత్తగా చేరిన పిల్లలు, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన వారి వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓల ద్వారా ప్రతిరోజు బడిబాట కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. డేటా ఎంట్రీని పర్యవేక్షించడంతోపాటు వీరు రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయానికి రోజువారీగా నివేదించాలి.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..

జిల్లా	పాఠశాలలు	విద్యార్థులు	ఉపాధ్యాయులు
మహబూబ్‌నగర్	852	75,922	3,482
నాగర్‌కర్నూల్	849	68,200	3,390
వనపర్తి	523	24,600	2,023
నారాయణపేట	493	48,777	2,020
జోగుళాంబ గద్వాల	451	45,380	1,971

హాజరు పెంపే లక్ష్యం..

విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించే విధంగా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో ప్రధానంగా బడిఈడు వచ్చిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే అంగన్‌వాడీల నుంచి ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిష్టర్‌లో విద్యార్థుల పేర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువులు పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుని వంద శాతం విద్యార్థులు బదిలీ అయ్యేలా పూర్తి వివరాలు ముందుగానే సేకరించాలి.

ప్రగతిని చాటేలా దశాబ్ది వేడుకలు

- కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం



మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష

నారాయణపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్నిరంగాల్లో జరిగిన అభివృద్ధిని పండగ వాతావరణంలో చాటేలా దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొమ్మిదేళ్ల పాటు స్వయంపాలన పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగుపెడుతున్న తరుణంలో జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు వైభవంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ అన్నారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేకుండా ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో సమూల మార్పులు సాధించామని, నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. మన ప్రగతిని నలుదిక్కులా ఘనంగా చాటుతూ పకడ్బందీగా ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్షేమ సంబరాల్లో గొర్రెల పంపిణీ రెండో విడత ప్రారంభిస్తామన్నారు.

చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు



తిప్రాస్‌పల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న డీఎస్పీ సత్యనారాయణ



తిప్రాస్‌పల్లిలో ధ్రువపత్రాలు లేని బైక్‌లను సీజ్ చేసిన పోలీసులు

ఊట్కూర్: చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ కె. సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం రాత్రి మండలంలోని తిప్రాస్‌పల్లిలో డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, 60 మంది పోలీసు సిబ్బందితో 6 బృందాలుగా ఏర్పడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. 120 ఇళ్లలో సోదాలు నిర్వహించి వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ కె.సత్యనారాయణ గ్రామస్తులతో మాట్లాడారు. మండలంలో నేరాల నిర్మూలన కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎస్ఐ రమేశ్, ఏఎస్ఐ అబ్జల్ పాల్గొన్నారు.

పల్లెల దశ మారింది..

- ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, సీసీరోడ్ల నిర్మాణం
- పలు భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ



మాధవరంలో పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

మరికల్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపరంగా పల్లెల దిశ మారిందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మరికల్ మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా మాధవరంలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు, పూసల్‌పహాడ్‌లో అంగన్‌వాడీ కేంద్రానికి, రాకొండలో మహిళా సమాఖ్య భవనానికి, మరికల్‌లో హెల్త్ సెంటర్ భవనాలకు భూమిపూజ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండేవన్నారు. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా బీటీరోడ్లు, పల్లెల్లో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేసి చూపించామని తెలిపారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. హజ్ యాత్రకు వెళ్తున్న ఇద్దరిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకళ, సర్పంచ్ పుణ్యశీల, రాజు, గోవర్ధన్, రాజవర్ధన్‌రెడ్డి, బసంత్, బాలస్వామి, తిరుపతయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజులయ్య, విష్ణు, నర్సిరెడ్డి, రామస్వామి, బాలకిష్ట పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

- 4న సురక్ష పోలీసు ఉత్సవం
- సీఐ, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష



మాట్లాడుతున్న ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు

నారాయణపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సీఐ, ఎస్ఐలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22 వరకు జరిగే వేడుకలకు అన్నిచోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 4న పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగే సురక్ష పోలీసు ఉత్సవం విజయవంతం చేయడానికి తగిన సలహాలు, సూచనలు చేశారు. ఆరోజు ఉదయం 7గంటలకు పోలీసులు, వాహన శ్రేణితో యువకులు, విద్యార్థులతో ర్యాలీ చేపట్టాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరేడ్‌గ్రౌండ్‌తో పాటు పోలీసు స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అదేవిధంగా 12న ఉదయం 6గంటలకు తెలంగాణ రన్‌లో పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని సూచించారు. మిగితా రోజుల్లో వివిధ శాఖల పరిధిలో జరిగే కార్యక్రమాలకు తగిన భద్రత అందించాలని, సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రావు, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.

ఆర్టీసీ రీజియన్‌లో ముగ్గురికి పదోన్నతి

నారాయణపేట రూరల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ముగ్గురు ఆర్టీసీ ఉద్యోగులకు బుధవారం పదోన్నతులు లభించాయి. ఈ మేరకు రీజనల్ మేనేజర్ శ్రీదేవి వారికి టీఐ–3గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నారాయణపేట డిపోలో పనిచేస్తున్న పి.సత్యనారాయణరెడ్డిని మహబూబ్‌నగర్‌కు, షాద్‌నగర్‌కు చెందిన జీఎస్‌లక్ష్మి, మహబూబ్‌నగర్ జయరాజు ఇద్దరిని గద్వాల డిపోకు కేటాయించారు.

పంచాయతీ స్థల కేటాయింపులో రచ్చ

- బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ భేదాలు
- ఒక్కరిపై ఒకరు కేసులు పెట్టుకున్న వైనం
- కుల సంఘాలకు వెంచర్‌లో స్థలం ఇవ్వమన్న సర్పంచ్

మరికల్: గ్రామ పంచాయతీ స్థలాలను కుల సంఘాలకు కేటాయించడంపై ఇతర కుల సంఘాల నాయకులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో వాగ్వాదానికి దిగారు. తమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు స్థలాలు ఇవ్వాలని సర్పంచ్ గోవర్ధన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఇది కాస్తా ఆందోళనకు దారి తీసింది. ప్రభుత్వ నింబంధనల ప్రకారం చేసిన వెంచర్‌లో ప్రజాప్రతినిధులు ఓట్ల రాజకీయం చేసి ఓ వెంచర్‌లో పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని రెండు కుల సంఘాలకు ఇవ్వడంపై వివాదం రాజుకుంది. దీనిపై ఇతర కుల సంఘాల నాయకులు సర్పంచ్‌ను నిలదీశారు. ఏ నిబంధన ప్రకారం స్థలాలను కేటాయించారని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ దీని సరిదిద్దుకోవడానికి తంటాలు పడ్డాడు. ఇస్తే అన్ని కుల సంఘాల కమ్యూనిటీ భవనాలకు స్థలం ఇవ్వాలని ఆందోళన చేశారు. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న వారి మధ్య మరింత చిచ్చు రేపింది. ఒక్కరిపై ఒక్కరూ అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో ఈ కథ పోలీస్‌స్టేషన్‌కు చేరి ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నారు. ఈ విషయం తారాస్థాయికి చేరుకోవడంతో ఏ కుల సంఘాలకు వెంచర్‌లో స్థలం ఇచ్చేంది లేదని, ప్రభుత్వ కార్యాలయాలకే ఉపయోగించుకుంటామని తీర్మానం చేశారు. దీంతో ఎమ్మెల్యే చేతులమీదుగా జరగాల్సిన ఓ వర్గానికి చెందిన కమ్యూనిటీ భవనం శంకుస్థాపన అర్ధాంతరంగా నిలిచిపోయింది.

వరి సోనామసూరి క్వింటా రూ.2,258

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వడ్లు సోనామసూరి క్వింటా ధర గరిష్టంగా రూ.2,258, కనిష్టంగా రూ.1,539 పలికింది. వడ్లు హంస గరిష్టంగా రూ.1,609, కనిష్టంగా రూ.1,551, పెసలు రూ.5,509 పలికాయి. ఆముదాలు రూ. 5,169 పలికింది.

తెలంగాణను దోచుకుంటున్నారు

- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
- లింగాల మండలానికి చేరుకున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
- మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు



లింగాల మండలం అంబట్‌పల్లిలో మంగళహారతులతో భట్టికి స్వాగతం పలుకుతున్న మహిళలు

లింగాల/ పెద్దకొత్తపల్లి: ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి ద్వారా లింగాల మండలంలోని అంబట్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ ఉండేదని, నేడు పాలకుల తప్పిదాల వల్ల రూ.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మన బతుకులు బాగుపడుతాయన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో మోసం చేయడానికి పాలకులు వస్తున్నారని ప్రజలు జాగత్తగా ఉండాలని సూచించారు. స్థానికుడు కాని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఈ ప్రాంతం నుంచి తరమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. అంతకు గ్రామంలోకి ప్రవేశించిన పాదయాత్రకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాయకులు రంగినేని శ్రీనివాసరావు, జగదీశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ లింగమ్మ, నారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లి నుంచి దేవినేనిపల్లి వరకు..

భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్ర కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగింది. పెద్దకొత్తపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్‌కు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం దేదినేనిపల్లి, పెద్దకార్పాములలో పంచాయతీ కార్మికులు వేతనాలు అందడం లేదని భట్టి విక్రమార్కకు మొరపెట్టుకున్నారు. దేవినేనిపల్లిలో రచ్చబండ వద్ద గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికి రెండు పింఛన్లు అమలు చేస్తామన్నారు. ప్రతి రైతుకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు, నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

క్లుప్తంగా

ఈతకు వెళ్లి బావిలో బాలుడి గల్లంతు



గోపాల్‌పేట: ఈతకు వెళ్లి బాలుడు బావిలో మునిగిపోయిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని చెన్నారంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కు చెందిన రాంచందర్, ఎల్లమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. మంగళవారం చెన్నారంలో కుటుంబ సభ్యుల పుట్టినరోజు ఉండటంతో గ్రామానికి వచ్చారు. ఇదే క్రమంలో రాంచందర్ చిన్నకుమారుడు అశోక్ (14) చిన్నపిల్లలతో కలిసి గ్రామ శివారులో ఉండే ఆకుతోట బావికి ఈతకు వెళ్లాడు. అశోక్ హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ స్విమ్మింగ్ పూల్‌కు ఈతకు వెళ్లేవాడు. ఆకుతోట బావిలోకి దూకిన అతడు మునిగిపోయాడు. దీంతో చుట్టుపక్కల వారు అరిచి కేకలు పెట్టగా.. అప్పటికే బాలుడు మునిగిపోయాడు. బావి వద్దకు పోలీసులు, గజఈతగాళ్లు వచ్చి వెతికినా బాలుడు కనిపించలేదు.

బావిలో పడి యువకుడి మృతి

బల్మూర్: మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామ బావిలో పడి మతిస్థిమితం లేని యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలు.. గ్రామానికి చెందిన భాస్కర్(34) కొంతకాలంగా తాగుడుకు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని పాతబావిలో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అచ్చంపేట ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతుడికి 10ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య ఐదేళ్ల క్రితం భర్తను వదిలి దూరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నీటిగుంతలో పడి వ్యక్తి..

భూత్పూర్: మండలంలోని తాటికొండ సమీపంలో బుధవారం నీటిగుంతలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని పోతులమడుగుకు చెందిన మనెమోని చంద్రశేఖర్(46) మంగళవారం తాటికొండలోని బంధువులైన దశనమోని రవి కూతురు వివాహానికి వెళ్తున్నట్లు ఇంట్లో భార్య వెంకటమ్మకు చెప్పి వెళ్లాడు. వివాహం ముగించుకొని తిరిగి పోతులమడుగు వస్తుండగా మార్గమధ్యలో జాతీయ రహదారి పక్కన ఉన్న నీటిగుంతలో పడి మృతిచెందాడు. బంధువుల సమాచారం మేరకు వెళ్లి చూడగా నీటిగుంతలో పడి చనిపోయి ఉన్నాడు. బహిర్భూమికి వెళ్లి గుంతలోపడి మృతి చెంది ఉండవచ్చని, తమకు ఎవరిపై ఎలాంటి అనుమానంలేదని మృతుని భార్య వెంకటమ్మ తెలిపారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.భాస్కర్‌రెడ్డి తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ దుర్మరణం



మహేష్ (ఫైల్)

కోస్గి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో తీవ్రగాయాలపాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంసభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా.. మండలంలోని మీర్జాపూర్‌కి చెందిన మహేష్(26) అదే గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ట్రాక్టర్లు మంగళవారం గ్రామ శివారులోని చెరువు నుంచి అవసరమైన రైతుల పొలాలకు ఒండ్రుమట్టి తరలించేందుకు వెళ్లాయి. ఒండ్రుమట్టి తరలించే క్రమంలో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడటంతో మహేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో పాలమూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఎల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం కాగా అంతలోనే మృతి చెందడంతో బాధిత కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

సంతానం కలగలేదని మహిళ ఆత్మహత్య

మల్దకల్: వివాహమై రెండేళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరి వేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్‌కి చెందిన భూపతి రెండేళ్ల కిందట అయిజ మండలం సింధనూరుకు చెందిన పల్లవి(22)ని వివాహం చేసుకున్నాడు. రెండేళ్లు అయినా సంతానం కలుగలేదు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన పల్లవి మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి బడేసాబ్ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్ తెలిపారు.

కొలువుదీరిన జోగుళాంబ పాలక మండలి

- ఆలయ కమిటీ చైర్మన్‌గా చిన్న కృష్ణయ్య నాయుడు
- జోగుళాంబ సన్నిధిలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం
- సమష్టిగా క్షేత్ర అభివృద్ధికి కృషి: జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా, మందా జగన్నాథం



పాలక మండలి సభ్యులతో జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మందాజగన్నాథం తదితరులు

అలంపూర్/జోగుళాంబశక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయ నూతన పాలక మండలి బుధవారం కొలువుదీరింది. అమ్మవారి సన్నిధిలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానుల మధ్య నూతన ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జీ. శ్రీనివాసరాజు, ఆలయ ఈఓ పురేందర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథంతోపాటు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరవడంతోపాటు ఆలయాలను దర్శించుకున్నారు. వీరికి ఈఓ పురేందర్ కుమార్ అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం

ఆలయ నూతన పాలక వర్గం జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసింది. ముందుగా ఆలయ పాలక మండలి సభ్యులు బి.చిన్నకృష్ణయ్య నాయుడు, సి. చంద్రకళ, వెంకటనారాయణరెడ్డి, రఘు ధనుంజయ, బి సత్యన్న, కే. వెంకటేశ్వర్ రెడ్డి, సి.వెంకటేశ్వర్లు, బి. అంపయ్య, గొల్ల కేశన్న, అడివప్ప, కె. సత్యనారయణ, కె.రమేష్ బాబు, ఎం.సురేఖ, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ముఖ్య అర్చకుడు డి.ఆనంద్ శర్మతో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈఓ పురేందర్ వారిని శాలువాతో సత్కరించారు.

అందరి సహకారంతో అభివృద్ధి: జెడ్పీచైర్‌పర్సన్ సరిత

నూతన పాలక మండలి అందరి సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని జెడ్పీచైర్‌పర్సన్ సరిత అన్నారు. ధర్మబద్ధంగా ప్రజలకు సేవలు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా జోగుళాంబ అమ్మవారు ఐదో శక్తి పీఠంగా ఖ్యాతి పొందిందని, క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. రాబోయే కాలంలో పార్టీలకు, మతాలకు అతీతంగా అందరు కలిసి సేవలందించాలన్నారు. ఇదిలాఉండగా, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించాలని ఆమె సూచించారు.

రుణపడి ఉంటాం: చిన్నకృష్ణయ్య నాయుడు

చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని అవకాశం కల్పించినందుకు రుణపడి ఉంటామని ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అన్నారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ అవకాశం దక్కిందన్నారు. ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అందరి సహకారంతో భక్తుల సౌకర్యాల కల్పనకు తమవంతుగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్లు మనోరమ, కరుణశ్రీ, ఎంపీపీలు, బేగం, అశోక్ రెడ్డి, జెడ్పీటీసీ శంషాద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్‌గా చిన్న కృష్ణయ్య నాయుడు

అలంపూర్ క్షేత్ర ఆలయ కమిటీ చైర్మన్‌గా అలంపూర్ మండలం కోనేరుకి చెందిన భజన మండలి సభ్యుడు చిన్న బి. చిన్న కృష్ణయ్య నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమిటీ సభ్యులలో సి.చంద్రకళ, వెంకటేశ్వర్ రెడ్డి చిన్న కృష్ణయ్య నాయుడు పేరును ప్రతిపాదించారు. సభ్యులు ఆమోదించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం ఆలయ సముదాయంలోని చైర్మన్ చాంబర్‌లో ప్రజాప్రతినిధులు నూతన చైర్మన్‌ను కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో సత్కరించారు.

యాదాద్రి తరహాలో క్షేత్ర అభివృద్ధి: ఎమ్మెల్సీ చల్లా

జోగుళాంబ క్షేత్రాన్ని మరో యాదాద్రి తరహా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌తో కోరినట్లు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. పాలక మండలి సన్మాన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠ క్షేత్రం ఇక్కడ ఉండటం గర్వకారమన్నారు. వేలాది మంది భక్తులు, యాత్రికులు ఈక్షేత్ర సందర్శనకు విచ్చేస్తారన్నారు. కొలువుదీరిన నూతన పాలక మండలి సభ్యులు భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. జోగుళాంబ ఆలయ కమిటీని తిరుపతి దేవస్థానం కమిటీ వలే తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడటం జరిగిందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. అభివృద్ధి అనేది ఒక్కసారితో పూర్తికాదన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు.

పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయాలి



కరాటే క్రీడాకారులను అభినందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ క్రీడలు: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 15 మంది కరాటే క్రీడాకారులు ఈనెల 29 నుంచి జూలై 1 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా థాయిలాండ్, మలేషియాల్లో వారం రోజుల పాటు జరిగే శిక్షణ శిబిరానికి వెళుతున్న కరాటే క్రీడాకారులను బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన క్రీడాపాలసీ కారణంగా క్రీడల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటూ వారు ప్రపంచస్థాయి క్రీడల్లో రాణించేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. కోచ్ రవి, కెప్టెన్ లక్ష్మి, తెలంగాణకు చెందిన సహదేవ్, సాజిదా, రవి సహ 15 మంది క్రీడాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై ఎంపీ సమీక్ష



ఎంపీకి సమస్యలు తెలుపుతున్న టీఆర్ఎస్ నాయకుడు కిషోర్

దోమలపెంట: దోమలపెంటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు బుధవారం సమీక్షించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన ఆయన, అనంతరం ఈగలపెంటలోని జెన్‌కో అతిథిగృహం, కృష్ణవేణిలో భూగర్భ కేంద్రం సీఈ సూర్యనారాయణరావు, సీఈ టెక్నికల్ అధికారి శ్రీధర్, సివిల్ ఈఈ రమేష్ తదితరులతో కలిసి ప్రజాసమస్యలపై సమీక్షించారు. నీటి ఎద్దడి, అర్ధాంతరంగా నిలిచిపోయిన మిషన్ భగీరథ పనులు, అంతర్గత రహదారులు తదితర సమస్యలను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నంద కిషోర్ ఎంపీ దృష్టికి తెచ్చారు. గ్రామంలో నీటిఎద్దడి తీరాలంటే జెన్‌కో నీటి సరఫరా బాధ్యతలను చేపడితేనే తీరుతుందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, మరో నెలరోజుల్లో ఒకరు రిటైర్ అవుతున్నారని తెలిపారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ వారు అన్నీ చేసేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వారు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దోమలపెంటలో ప్రజలు నాలుగు రోజులకోసారి నీటి సరఫరా, వైద్య సేవలు ఆచరణలో లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రాములు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెన్‌కో ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు ఎస్సీ, ఎస్టీ క్యాచ్ రూల్స్ సమస్యలపై ఎంపీకి వినతిపత్రం అందజేశారు. నాగయ్యగౌడ్, ఏఈ అనీల్‌గౌడ్, పాండునాయక్, నానుచౌహాన్, బిక్కులాల్, హనుమ, 1104 సంఘం రాష్ట్ర నాయకులు సునీల్ పాల్గొన్నారు.

రైతు మృతిపై కేసు నమోదు

అడ్డాకుల: ఇద్దరు రైతుల మధ్య జరిగిన గెట్టు పంచాయితీ.. తోపులాటలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మూసాపేట మండలం నందిపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయభాస్కర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల యాదిరెడ్డి(60), రాంరెడ్డి ఇరుగు పొరుగు రైతులు. కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య పొలం గెట్టు పంచాయితీ నడుస్తోంది. ఈక్రమంలోనే సోమవారం రాంరెడ్డి డోజర్‌తో వివాదాస్పద స్థలంలో చదును చేస్తున్నాడు. దీన్ని గమనించిన యాదిరెడ్డి అక్కడికి వెళ్లి డోజర్‌ను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య గెట్టు పంచాయతీ తేలక ముందే పొలం ఎలా చదును చేస్తావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. ఈక్రమంలో రాంరెడ్డి నెట్టడంతో యాదిరెడ్డి పొలం ఒడ్డుపై పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యాదిరెడ్డిని చుట్టు పక్కల రైతులు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యాదిరెడ్డి మృతి చెందాడు. ఆయనకు భార్య సత్యమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం మృతుని భార్య సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు.

రేవంత్‌రెడ్డికి పోటీగానే భట్టి పాదయాత్ర



మాట్లాడుతున్న గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి పోటీగానే భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, ఆయన పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ శాంతకుమారి, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినందుకు రైతులతో కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు సభ నిర్వహించామని, చేస్తున్న అభివృద్ధిని చూడకుండా మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును విమర్శిస్తే సహించేది లేదన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర అచ్చంపేటలోకి అడుగు పెట్టేకంటే ముందు హరీశ్‌రావుకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన బుద్ధి చెప్తామన్నారు. ఉచిత ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారో భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు లేని పార్టీ అన్నారు. కర్ణాటకలో మతతత్వ పార్టీకి ఓటు వేయలేక ప్రజలు గత్యంతరం లేక కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. ఈ నెల 6న నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్ వస్తున్నారని, నూతన కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అదేరోజు జిల్లా కేంద్రంలో 1.50 లక్షల మందితో సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉన్న వర్గపోరులో ఎవరు గొప్ప అని తేల్చుకునేందుకే భట్టి పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేస్తున్నది పీపుల్స్ లెస్ మార్చ్ అని ఎద్దేవా చేశారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ దుకాణం సీజ్

గద్వాల క్రైం: డ్రగ్ నిబంధనలు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ దుకాణాన్ని బుధవారం జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్‌రఫీ సీజ్ చేశారు. వివరాలిలా.. గద్వాలలోని కృష్ణరోడ్డు మార్గంలో ఇటీవల కేపీఎన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం డ్రగ్ నిబంధనలు, అనుమతులు లేకుండా మందులను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ దుకాణాన్ని పరిశీలించి 17 రకాల మందులను సీజ్ చేసి కేపీఎన్ యాజమాన్యంపై డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్టు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైన మెడికల్ దుకాణం ఏర్పాటు చేయాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.

తప్పిన ప్రమాదం



మహబూబ్‌నగర్ క్రైం: టిఫిన్ సెంటర్‌లో ప్రమాదవశాత్తు సిలిండర్‌లో మంటలు వ్యాప్తి చెందడంతో నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్‌లో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి ఉపయోగించే సిలిండర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో నిర్వాహకులు సిలిండర్ బయటకు తీసుకువచ్చి తడి గోనె సంచి సిలిండర్‌పై వేసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. దాదాపు అరగంట తర్వాత మంటలను అదుపులోకి వచ్చాయి. భారీ ప్రమాదం తప్పడం వల్ల టిఫిన్ చేయడానికి వచ్చిన వారితోపాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

జిన్నింగ్‌మిల్లులో అగ్ని ప్రమాదం

జడ్చర్ల: స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో కొనసాగుతున్న మహేశ్ జిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లులోని పత్తికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన మిల్లు నిర్వాహకులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలియజేశారు. కాగా అగ్నికి ఆహుతయిన నష్టం వివరాలు అంచనా వేయాల్సి ఉందని, మిల్లు నిర్వాహకులు వివరించారు.

విద్యుత్ చౌర్యం: వ్యక్తికి రిమాండ్

నర్వ: విద్యుత్ చౌర్యం కేసులో రెండోసారి విద్యుత్ విజిలెన్స్ అధికారులకు పట్టుబడటంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని యాంకికి చెందిన రాములు తండ్రి ఉప్పరి సుతారి వెంకప్ప(43) పిండిగిర్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2022 ఏప్రిల్‌లో పిండిగిర్నికి అక్రమంగా విద్యుత్‌ను వాడడంతో పట్టుకున్న అధికారులు మొదటి తప్పుగా భావించి జరిమానా వేశారు. తిరిగి అదేపని చేస్తూ మరోసారి అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని మహబూబ్‌నగర్ ట్రాన్స్‌కో పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. రెండో కేసు నమోదు చేసి నారాయణపేట జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. 14రోజులు రిమాండ్ విధించడంతో, మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించామని ట్రాన్స్‌కో విజిలెన్స్ పోలీస్ స్టేషన్ సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ అంజయ్య తెలిపారు.

జూరాలలో 8 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

ధరూరు: డెడ్ స్టోరేజీకి చేరిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరిగి 8 టీఎంసీలకు చేరింది. 15 రోజులుగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న స్వల్ప ఇన్‌ఫ్లో ఉండడంతో దాదాపు ఐదు టీఎంసీల నీరు వచ్చి చేరింది. బుధవారం సాయంత్రం ప్రాజెక్టులో 8.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 1,069 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 178 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వేసవిలో తాగునీటికి ఇక్కట్లు ఎదురయ్యే సమయంలోనే ఎగువన కురిసిన వర్షాలతో ఊరట లభించింది.

తాగునీటికి 20 క్యూసెక్కులు వినియోగం

మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో బుధవారం నీటిమట్టం 1,019 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వకు నీటి విడుదలను నిలిపివేశామని ఏఈ సింగిరెడ్డి రనీల్‌రెడ్డి, తెలియజేశారు.

రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ చాంపియన్ పాలమూరు



జిల్లా జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో జిల్లా పురుషుల జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన విజయాలు సాధించిన వాలీబాల్ జట్టు సెమీఫైనల్, ఫైనల్‌లో అదే రీతిలో దూకుడు ప్రదర్శించింది. మొదటగా సెమిఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 25- 15, 25- 22 సెట్లలో రంగారెడ్డి జిల్లా జట్టుపై గెలుపొందింది. బుధవారం సరూర్‌నగర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 25- 15, 25- 17 సెట్లలో మెదక్ జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. విజేత జిల్లా జట్టుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ ఆంజనేయగౌడ్, ఎమ్మెల్యే నోముల భగత్ తదితరులు అభినందించి ట్రోఫీ అందజేశారు.

టూడేస్ లీగ్‌లో ప్రతిభ చాటాలి

మహబూబ్‌నగర్ క్రీడలు: ఈ నెల మొదటి వారంలో జరిగే హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో బుధవారం హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్- 25 క్రికెట్ క్రీడాకారుల ఎంపికలను ఎండీసీఏ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో గతంలో జిల్లా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచారన్నారు. ఎంపికైన క్రీడాకారులు టూడేస్ లీగ్‌లో రాణించాలని కోరారు. లీగ్‌లో ప్రతిభచాటే క్రీడాకారులకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 30 మందితో కూడిన ప్రాబబుల్స్ క్రీడాకారులను ఎంపిక చేశామని, వీరికి మ్యాచ్ నిర్వహించి ప్రతిభకనబరిచిన వారిని తుది జట్టులోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు.



క్రికెట్ ప్రాబబుల్స్ క్రీడాకారులతో ఎండీసీఏ ప్రతినిధులు

క్రీడాకారుల ప్రాబబుల్స్..

హర్షవర్ధన్, గణేష్, అబ్దుల్ రాఫే, సైపుర్ రహెమాన్, కిషోర్, షాదాబ్, డేవిడ్, అంకిత్ రాయ్, అభిలాష్‌గౌడ్, శ్రీకాంత్, సాయిప్రమోద్, అద్నాన్, ప్రతీప్, సిద్ధార్థ, సురేష్, ముఖితుద్దీన్ (మహబూబ్‌నగర్), కాశీం (వనపర్తి), పవన్, అరవింద్, రాజు, గణేష్, టి.నరేష్ (గద్వాల), శివన్, రేవంత్, వర్షిత్ రెడ్డి (జడ్చర్ల), పి.నిఖిల్ (నారాయణపేట), నిరంజన్ (నాగర్‌కర్నూల్), సందీప్ (షాద్‌నగర్), హర్ష (పెబ్బేర్), ఆదిత్య (అప్పంపల్లి) ఎంపికయ్యారు.

నిలకడగా ఉల్లి ధరలు

- గరిష్టంగా రూ.1,100
- కనిష్టంగా రూ.700

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం జరిగిన ఉల్లిపాయల బహిరంగ వేలంలో ధరలు నిలకడగా ఉన్నాయి. సీజన్ ప్రారంభం అయి నాలుగు నెలలు పూర్తయినా.. ధరలు అటు ఇటుగా ఉన్నాయి తప్పా.. పెద్దగా మార్పు లేదు. బుధవారం మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని వేలం వేయగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.700 వరకు ధరలు పలికాయి. స్థానిక వ్యాపారులతో పాటు బయటి నుంచి వచ్చిన వ్యాపారులు, చిరు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చిన ఉల్లి నాణ్యంగా ఉండటంతో చాలా మంది వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. ఇక మార్కెట్ బయట కూడా ఉల్లి బస్తాలను రైతులు నేరుగా విక్రయించారు. 50 కిలోల బస్తా ధర రూ.500 నుంచి రూ.600 వరకు అమ్మకాలు సాగించారు. మార్కెట్‌లో 45 కిలోల బస్తాను రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయించారు.



దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లిని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు